క్లుప్తంగా

ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి



ఏటూరునాగారం: ఎయిడ్స్ బారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఏటూరు నాగారం సామాజిక ఆస్పత్రి ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, ల్యాబ్ టెక్నీషన్ వెంకన్న అన్నారు. మండల కేంద్రంలో ప్రజలకు చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో గురువారం సంపూర్ణ సురక్ష, ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే 50 మందికి రక్త పరీక్షలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. వారి అనారోగ్య పరిస్థితిపై అనుమానాలుంటే వెంటనే సామాజిక ఆస్పత్రిలో రక్త పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ కిషన్, రాము, సీహెచ్‌ఓ శారద, ఆశ కార్యకర్త నాగమణి పాల్గొన్నారు.

నోట్‌బుక్కుల పంపిణీ



ములుగు రూరల్: గోవిందరావుపేట మండలం దుంపిల్లగూడెం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు గురువారం బొబ్బ ట్రస్టు చైర్మన్ బొబ్బ విజయ్‌రెడ్డి, నవతారెడ్డిలు నోట్‌బుక్కులు, కంపాక్స్‌బాక్స్‌లను గురువారం అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు తమ వంతు సాయం అందించినట్లు పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా నోట్‌బుక్కులు, ఇతర సామగ్రి అందిస్తున్న బొబ్బ ట్రస్టుకు హెచ్‌ఎం కాంతరాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న, సర్పంచ్ వాణి, ఉప సర్పంచ్ జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శ్రీరాములు, తులసిరాం తదితరులు పాల్గొన్నారు.

ప్రహరీ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి

ములుగు: ములుగు మండలం బండారుపల్లి గ్రామ శివారులోని 354, 354/2 సర్వే నెంబర్ గల తన భూమిలో ఏర్పాటు చేసుకున్న ప్రహరీని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ముస్కు సుధాకర్ కోరారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2014 సంవత్సరంలో ఎండి ఖలీమ్ అనే వ్యక్తి నుంచి 27 గుంటల భూమిని కొనుగోలు చేశానని, అదే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల్లో సైతం పట్టాదారుడిగా ఉన్నానని, కాని స్థానికంగా ఉన్న కొందరు భూమి విషయంలో అడ్డు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ , పోలీసు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితుడు కోరారు. కాగా ప్రహరీ కూల్చిన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి గురువారం పరిశీలించారు.

సరైన పత్రాలు కలిగి ఉండాలి

వెంకటాపురం(కె): వాహన చోదకులు సరియైన పత్రాలు కలిగి ఉండాలని ఎస్సై తిరుపతిరావు అన్నారు. మండలంలోని సూరవేడుకాలనీ ప్రధానరహదారిపై గురువారం వాహనాలను తనిఖీ చేశారు. చర్లా, భద్రాచలం, పేరూర్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి వచ్చిపోయే వాహనాలను తనిఖీ చేశారు. అనుమానితంగా కనిపించిన వారిని ప్రశ్నించి వదిలేశారు. సివిల్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటింటా సర్వే చేపట్టాలి

వాజేడు: 18 ఏండ్లు నిండిన యువతి, యువకులు ఇంకా ఓటరుగా నమోదు కాని పక్షంలో వారిని గుర్తించేందుకు ఇంటింటా సర్వే చేపట్టాలని తహసీల్దార్ సయ్యద్ సర్వర్ అన్నారు. భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారి, నియోజకవర్గ ఎన్నికల అధికారిణి ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతీ ఇంటికి వెళ్లి కొత్త ఓటరు నమోదు, ఓటరు సవరణ, చనిపోయిన వారి ఓటు తొలగింపులను గుర్తించాలని సూచించారు. అందుకు సంబంధించిన పుస్తకాలను సిబ్బందికి అందించారు. ఈ సమావేశంలో ఆర్‌ఐ రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

స్వచ్ఛమైన తాగునీటిని అందించాలి

ములుగు రూరల్: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు మండల పరిధిలోని జీవంతరావుపల్లిలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

ములుగు: ముగ్గులు వేస్తున్న చిన్నారి



ములుగు: కాళోజీని సన్మానిస్తున్న సర్పంచ్ రవీందర్



ఎస్ఎస్ తాడ్వాయి: బహుమతులు అందిస్తున్న డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సర్పంచ్ సునీల్



ఊరూరా 'పల్లెప్రగతి' వేడుకలు

ములుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయితీ సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించి, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామపంచాయితీలను మామిడి తోరణాలతో అలంకరించి, తొమ్మిది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రజలకు సేవలందిస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు , సిబ్బందిని శాలువాలతో సత్కరించారు.

ఎస్ఎస్ తాడ్వాయి: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతోనే గ్రామాలు అభివృద్ధితో పరుగులు తీస్తున్నాయని మండల ప్రత్యేకాధికారి, డీఎంహెచ్‌ఓ అల్లెం అప్పయ్య అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలు మండల కేంద్రంలో గురువారం ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని మామిడి తోరణాలు, కొబ్బరిచెట్ల ఆకులతో అలంకరణ చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఈర్ప సునీల్ జెండా ఆవిష్కరించిన అనంతరం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడారు. మహిళలు రకరకాల ముగ్గులతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు చేశారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ సునీల్ తెలిపారు. అలాగే మేడారం, దామెరవాయి, నార్లాపూర్, భీరెల్లి రంగాపూర్, తదితర గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో ర్యాలీ చేపట్టి ఆటపాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, ఇన్‌చార్జి ఎంఈఓ సాంబయ్య, ఉపసర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, వార్డుసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వెంకటాపురం(కె): తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మండలంలోని 18 పంచాయతీల్లో పల్లెప్రగతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సతీష్‌కుమార్, జెడ్పీటీసీ రమణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆదిలక్ష్మి, నర్సింహమూర్తి, యామిలి, శ్రీదేవి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.



వాజేడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ముగ్గులు వేస్తున్న మహిళలు

ఏటూరునాగారం: తెలంగాన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన పల్లెప్రగతి వేడుకలు మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. మండలంలోని 12 గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలు, అప్రాన్‌లు, నూతన దుస్తులను అందించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రామ్మూర్తి మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధిలో పారిశుద్ధ్య కార్మికులే కీలకమని, వారి సేవలు వెలకట్టలేనివి కొనియాడారు. అలాగే అల్లం వారిఘణపురం, రామన్నగూడెం, రాంనగర్, రొయ్యూర్, శంకరాజుపల్లి, శివాపురం, తదితర గ్రామాల్లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, తహసీల్దార్ వీరస్వామి, ఎంపీఓ శ్రీకాంత్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు శకుంతల, సమత, రేణుక, వెంకటలక్ష్మి, వెంకటేశ్వర్లు, లక్ష్మి, కృష్ణ, దేవేందర్, సుమతి, చిన్నన్న, రమాదేవి, పంచాయతీ కార్యదర్శులు రమాదేవి, సతీష్, నాగరాజు, శ్రీనివాసరావు, హసీనా, అశోక్, జీపీ సిబ్బంది రవీందర్, లక్ష్మీనారాయణ, వెంకన్న, దయాకర్, జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు సునీల్‌కుమార్, ఉప సర్పంచ్ అరుణ, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, సీపీఎం దావూద్ పాల్గొన్నారు.

కన్నాయిగూడెం: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేట్టిన పల్లెప్రగతి వేడుకలు మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా జరిగాయి. మండలంలోని అన్ని గ్రామపంచాయతీలను మామిడి తోరణాలతో అలంకరించారు. గ్రామపంచాయతీ కార్యాలయల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి, మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పనిచంద్ర, సర్పంచ్‌లు ప్రభాకర్, ఉమామహేశ్వరి, సూర్యనారాయణ, పద్మ, నారాయణ, మౌనిక, లలిత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

వాజేడు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మండల వ్యాప్తంగా 17 గ్రామపంచాయతీలను మామిడి తోరణాలు, రంగు కాగితాలతో అలంకరించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు వివరించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



వెంకటాపురం(కె) లో..



ఏటూరునాగారంలో..



ఏటూరునాగారం: ముగ్గులు వేసిన మహిళలు

కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక



కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీతక్క

వెంకటాపురం(ఎం): మండలంలోని బూర్గుపేట గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు దుగ్యాల రత్నాకర్‌రావు, మాజీ సర్పంచ్ మేకల రాజమౌళి, వార్డు సభ్యులు కృష్ణలీల, అఖిల్, శ్రీను, రాజయ్య, శంకర్, రమేష్‌లతో పాటు గ్రామానికి చెందిన సుమారు 80 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్, నాయకులు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, బండి శ్రీనివాస్, కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించొద్దు



సమావేశంలో మాట్లాడుతున్న ఏఓ

ములుగు రూరల్: ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయించొద్దని మండల వ్యవసాయశాఖ అధికారి సంతోష్ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఆగ్రోస్ కార్పొరేషన్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులను సక్రమంగా రాయాలని అన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ ఆగ్రోస్ అధికారి శ్రీధర్ మాట్లాడారు. ప్రతీ మండలానికి రెండు నుంచి మూడు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు కావాల్సిన రైతులు ఆగ్రోస్ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ సూపర్‌వైజర్ తరుణ్, ఏఈఓ దీపక్ తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు గడువు పెంచాలి



విలేకరులతో మాట్లాడుతున్న దేవేందర్

ఎస్ఎస్ తాడ్వాయి: బీసీ చేతివృత్తిదారులకు ప్రభుత్వం అందించే లక్ష రూపాయాల రుణాలకు దరఖాస్తుల గడువు పెంచాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు. మండల కేంద్రంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులు చేసుకునేందుకు చివరి గడువుగా నిర్ణయించడం సరియైనది కాదని తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తుల చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం మీ సేవా, తహసీల్దార్ కార్యాలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. వెబ్‌సైట్ సమస్యతో సర్టిఫికెట్‌లు పొందలేకపోతున్నారని, కేవలం 5 రోజులు గడువు ఉండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దరఖాస్తులు చేసుకోవడంతో సర్వర్‌డౌన్ అవుతుందని, తహసీల్దార్ కార్యాలయంలో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గడువును పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ పులి సంపత్, జిల్లా సీనియర్ నాయకులు లచ్చుపటేల్, గ్రామకమిటీ అధ్యక్షుడు రాజేందర్, వార్డుసభ్యుడు సారయ్య, మధు, పాల్గొన్నారు.

జగదీశ్ సేవలు మరువలేనివి



కొవ్వత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

ములుగు రూరల్: బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్ ఆత్మకు శాంతి చేకూరాలని వివిధ పార్టీల నాయకులు కోరారు. ఈ మేరకు మండలంలోని మల్లంపల్లి చౌరస్తా నుంచి నర్సంపేట క్రాస్ వరకు పార్టీలకు అతీతంగా కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్‌గా జగదీశ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచారి, మాచర్ల ప్రభాకర్, శ్యాంరావు, రాజు యాదవ్, రణదీర్, మాజీ సర్పంచ్ రవి, పాషా, హరినాథ్, గోపి, నరేందర్, రాంరెడ్డి, లక్ష్మణ్, రత్నాకర్‌రెడ్డి, చోటెమియా, సంతోష్, మనోహర్ స్వామి పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం



నైన్‌పాకలో రక్తదానం చేస్తున్న గ్రామస్తులు

చిట్యాల: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎంపీడీఓ రామయ్య అన్నారు. గురువారం మండలంలోని నైన్‌పాక గ్రామంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ ఆదేశాలతో, డీపీఓ ఆశాలత ప్రత్యేక చొరవతో నైన్‌పాక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన గవర్నమెంట్ బ్లడ్ సెంటర్‌కు గ్రామంలోని 22 మంది యువకులు, అధికారులు రక్తదానం చేశారు. అనంతరం సర్పంచ్ తోట్ల లక్ష్మీఐలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. రక్తదానం చేయడం ఎంతో గొప్పదని, ఒక ప్రాణాన్ని నిలబెట్టడమే అని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవంలో గ్రామస్తులు పాల్గొని రక్తదానం చేయడం ఎంతో సతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ఎంపీఓ రామకృష్ణ, పీఆర్ఏఈ రవికుమార్, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

విద్యార్థులకు పుస్తకాల పంపిణీ



బోర్లగూడెంలో పుస్తకాలు పంపిణీ చేస్తున్న సర్పంచ్



తాడిచర్లలో..

మహాముత్తారం: మండల కేంద్రంతో పాటు బోర్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను గురువారం ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంట వనజ, ఉపాధ్యాయులు రాంసింగ్, గోపి, వెంకటేశ్వర్లు, రమేష్, మౌనిక, పల్లవి తదితరులున్నారు.

మల్హర్: మండలంలోని తాడిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయడు కుమారస్వామి గురువారం అందించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని కోరారు.

ఆశ కార్యకర్తకు అండగా ఉంటాం



ఏటూరునాగారం: రొయ్యూర్ పీహెచ్‌సీ పరిధిలో ఆశా వర్కర్‌గా పనిచేసే స్వప్న ఇటీవల మృతిచెందగా డీఎంహెచ్‌ఓ అప్పయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా కంతనపల్లి పల్లె దావఖాన వైద్యులుగా పనిచేస్తున్న డాక్టర్ వరప్రసాద్ తండ్రి ఇటీవల మరణించగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట డాక్టర్ నిఖిల్, ఫార్మాసిస్ట్ కిరణ్ ఉన్నారు.

ఘనంగా పల్లెప్రగతి వేడుకలు

మంగపేట: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పల్లెప్రగతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఆయా గ్రామపంచాయతీల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ కార్యాలయాలను మామిడితోరణాలతో అలంకరించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషలాఫీసర్ తుల రవి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, ఎంపీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ అలేటి సుదర్శన్, పంచాయతీ కార్యదర్శి మురళి, హీరూ, ఎల్లస్వామి, ఉపేంద్ర, స్వయం సహాయక పొదుపు సంఘాల మహిళలు, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు

విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి

చిట్యాల: విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని శాంతినగర్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని చంద్రయ్యకు చెందిన దుక్కిటెద్దు శాంతినగర్ శివారులో మేత కోసం వెళ్లగా పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ సుమారు రూ.50వేలు ఉంటుందని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.

భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలంలోని కొత్తపల్లి(ఎస్ఎం)లో గురువారం ముత్యాల వెంకటేష్‌కు చెందిన లేగదూడ మేతకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందింది. దూడ విలువ రూ.50 వేలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని వెంకటేష్ వేడుకుంటున్నాడు.

తప్పిన ప్రమాదం

టేకుమట్ల(రేగొండ): రేగొండ మండలంలోని జగ్గయ్యపేటలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్ తీగలు తగిలిన సంఘటనలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగొండ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి రేగొండ వైపు వస్తున్న లారీకి జగ్గయ్యపేటలో విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరగడంతో పాటు, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ముత్యం అనే రైతు ఇంట్లోని సుమారు రెండు క్వింటాళ్ల పత్తి, గ్రామంలోని స్ట్రీట్‌లైట్లు దగ్ధమైనట్లు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని, ఈ సంఘటనలో సుమారుగా రూ.2లక్షల మేర నష్టం వాటిల్లినట్లు సర్పంచ్ పాతపెల్లి సంతోష్ తెలిపారు.



తెగిపడ్డ విద్యుత్ వైర్లు

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

మంగపేట: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల ఇన్‌చార్జ్ ఎంఈఓ రాజేష్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ 09 నెలలుగా కోడిగ్రుడ్లు, గౌరవవేతనం, వంట బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వంట సరుకులు, గ్రుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికులకు అంగన్‌వాడీ, కస్తూర్బా పాఠశాల వర్కర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించని పక్షంలో జులై 01 నుంచి సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పర్వీనా, పార్వతి, పద్మ, సమ్మక్క, గౌరమ్మ, మాణిక్యం, అమీన, తులసి, భారతి, రమా పాల్గొన్నారు.

బీరువా బహూకరణ



టేకుమట్ల: మండలంలోని అంకుషాపూర్ ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన అబ్బెంగుల శ్రీకాంత్ బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు సాంబయ్య, ఎంపీటీసీ పోతనవేని ఐలయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు